బాబోయ్.. కుక్కలు

- శునకాల బెడదతో గ్రామస్తుల బెంబేలు
- భయాందోళనలో విద్యార్థులు
- పట్టించుకోని పంచాయతీ అధికారులు

స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌తో పాటు మండలంలోని శివునిపల్లి, ఇప్పగూడెం, తాటికొండ, కొత్తపల్లి తదితర చుట్టుపక్కల గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రధానంగా శివునిపల్లి, ఘన్‌పూర్, తాటికొండ గ్రామాల్లో గ్రామసింహాలు యథేచ్ఛగా రోడ్ల మీద సంచారం చేస్తుండగా గ్రామానికి నూతనంగా వచ్చేవారితో పాటు గ్రామానికి చెందిన పిల్లలు, పెద్దలందరూ వామ్మో కుక్కలంటూ బెంబేలెత్తుతున్నారు. గ్రామాల్లో కుక్కలు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. గ్రామ పరిసరాలు, వీధుల్లో శునకాలు స్వైర విహారం చేస్తూ అడ్డువచ్చిన వారిపై దాడి చేస్తున్నాయని వాపోతున్నారు. గతంలో పలుమార్లు కుక్కలదాడిలో గాయపడి పలువురు ఆస్పత్రుల పాలైన సంఘటనలు జరిగాయి. అదేవిధంగా రోడ్లపై కుక్కలు ఇష్టారాజ్యంగా తిరుగుతుండగా ద్విచక్రవాహనదారులకు కుక్కలు అడ్డంగా రావడంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కుక్కల సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, జీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ పసిబాలుడిని కుక్కలు గాయపరిచి చంపిన సంఘటన జరిగినా గ్రామాల్లో పంచాయతీ అధికారుల్లో పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి కుక్కల సమస్యను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.



తాటికొండలో సంచరిస్తున్న కుక్కలు

గుంపులుగా సంచరిస్తున్నాయి..



తాటికొండ వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. సాయంత్రం, రాత్రి వేళల్లో బైక్‌పై వెళ్లాలంటే భయమేస్తుంది. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కుక్కలబారి నుంచి గ్రామస్తులను, వాహనదారులను రక్షించాలి.

– కోరుకొప్పుల మహేందర్, తాటికొండ

విద్యార్థులు భయపడుతున్నారు..



మా గ్రామంలో కుక్కలు అధికంగా ఉన్నాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్లే విద్యార్థులపైకి వీధి కుక్కలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలి.

– శానబోయిన నాగేష్, శివునిపల్లి

సమీకృత కలెక్టరేట్‌కు మరో నాలుగు శాఖలు

జనగామ: జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోకి మరో నాలుగు శాఖలు రాబోతున్నాయి. జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటు శాఖలు ఒకేచోట నుంచి పనిచేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఆదేశాల మేరకు.. పనులు చకచకా సాగుతున్నాయి. కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశాల మేరకు ఏఓ మన్సూరి పర్యవేక్షణలో శాఖలకు సంబంధించిన గదులు కేటాయింపు పనులు చేపట్టారు. ఒకే గదిలో రెండు నుంచి మూడు శాఖలు పని చేసేలా పార్టీషన్ చేస్తున్నారు. ప్రస్తుతం 42 శాఖలు పని చేస్తున్నాయి. సమీకృత కలెక్టరేట్ ఏర్పాటు తర్వాత గృహ నిర్మాణం, పశుసంవర్ధక, పే అండ్ అకౌంట్, అటవీ, విద్యుత్, దేవాదుల(ఇరిగేషన్) ఎస్ఈ, ఎక్సైజ్, జెడ్పీ సీఈఓ తదితర శాఖలు జిల్లా కేంద్రంలోని ఆయా ప్రదేశాల నుంచి సేవలం దిస్తున్నాయి. సీఎస్ ఆదేశాల మేరకు గృహనిర్మాణం, పశుసంవర్ధక, దేవాదుల ఎస్ఈ, పే అండ్ అకౌంట్ డిపార్టుమెంట్లు రెండు రోజుల్లో కలెక్టరేట్‌లోకి రానున్నాయి.



కొత్త శాఖల కోసం కలెక్టరేట్‌లో చేస్తున్న ఏర్పాట్లు

‘కంటి వెలుగు’ ప్రారంభం

దేవరుప్పుల: తెలంగాణ ప్రభుత్వం ఊరూరా కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తూ పేద ప్రజల్లో వెలుగులు నింపుతుందని సర్పంచ్ కోక్యానాయక్ అన్నారు. బుధవారం పడమటితండాలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల ముంగిట వచ్చిన వైద్యబృందం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆశాజ్యోతి, డాక్టర్ మనోజ్, పంచాయతీ కార్యదర్శి అశ్విని, ఆరోగ్య సిబ్బంది అనూష, ఝాన్సీరాణి, యూసుఫ్, సమత, రాజశేఖర్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, పాల్గొన్నారు.



వైద్యబృందంతో సర్పంచ్

వైద్యులు, సిబ్బందికి సన్మానం

పాలకుర్తి టౌన్: కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్యులు, సిబ్బందిని బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీరమానేని యాకాంతారావు సన్మానించారు. కంటి వెలుగు ఇన్‌చార్జ్ డాక్టర్ పారిజాత, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

ఓర్వలేక ప్రతిపక్షాల విమర్శలు

- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

బచ్చన్నపేట: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ‘మనఊరు–మనబడి’ కార్యక్రమం కింద మండల పరిధి కొడవటూర్, లింగంపల్లి పాఠశాలను అభివృద్ధి చేయగా.. వాటిని బుధవారం ఆయన పునఃప్రారంభించారు. అలాగే బీఆర్ఎస్ నాయకుడు చల్ల శ్రీనివాస్‌రెడ్డి అందించిన కెపాసిటర్లను కొడవటూర్, కట్కూర్ గ్రామాల రైతులకు పంపిణీ చేసి కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు ప్రభుత్వ పాఠశాలలను దేవాలయాలుగా భావించి అభివృద్ధి చేస్తుందని, అలాగే వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంటే.. ప్రతిపక్షాలు ఓర్వలేక నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ వేణుమాదవ్ మాట్లాడుతూ కెపాసిటర్ల వినియోగంతో కరెంటు తక్కువ వినియోగం.. మోటార్లు, స్టాటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చెంద్రారెడ్డి, సర్పంచ్‌లు గంగం సతీష్‌రెడ్డి, కుందెన మల్లేశం, మూసిని సునీత, మాసపేట రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ వేణుగోపాల్, ఎంపీడీఓ రఘురామకృష్ణ,వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

అమరుల స్ఫూర్తితో ఉద్యమించాలి

జఫర్‌గఢ్: మాదిగ అమరుల స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణ సాధించే వరకూ ఉద్యమించాలని ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జ్ తాటికాయల హరికృష్ణ మాదిగ, చింత ఎల్లస్వామి మాదిగ కోరారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

పాలకుర్తి టౌన్: ఎమ్మార్పీఎస్ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు చెరిపెల్లి యాదగిరిస్వామిమాదిగ అన్నారు. మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు నరేష్‌మాదిగ, రాజు, కొమురయ్య, వెంకన్న పాల్గొన్నారు.

లింగాలఘణపురం: మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉపేందర్, సోమరాజు, ఉపేందర్, బాబు, వెంకటయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.



జనగామ రూరల్: నివాళులర్పిస్తున్న నాయకులు

జనగామ రూరల్: అమరుల స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకుడు కొయ్యడ మల్లేష్ అన్నారు. మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. నర్సయ్య, ప్రసాద్, భాస్కర్ తదితరులు ఉన్నారు.

దేవరుప్పుల: ఏ రంగాల్లోనైనా సమస్యల సాధన కోసం అమరత్వం పొందిన దళిత బిడ్డలతోనే మన సామాజికవర్గానికి ఆత్మగౌరవం పెరిగిందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పి.నర్సింహ కొనియాడారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని భారతి తదితరులకు ఘనంగా నివాళులర్పించారు.

సీపీఎం నిరసన



జఫర్‌గఢ్: గ్రామానికి 500 డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే రాజయ్య ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో సీపీఎం ఆధ్వర్యంలో తమ్మడపల్లి(జి)లో నాయకులు, కార్యకర్తలు, మహిళలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మన ఊరు–మన బడి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యేందుకు వస్తున్న విషయం తెలుసుకొని సీపీఎం నాయకులు, మహిళలు ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాగా, అప్పటికే మరో మార్గంలో ఎమ్మెల్యే పాఠశాలకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న నిరసనకారులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి శభాన, పార్టీ గ్రామ కార్యదర్శి గుండెబోయిన రాజు, నాయకులు వడ్లకొండ సుధాకర్, గంగరాజు, నక్క యాకన్న, చిన్న రాములు, రాములు, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.

మాతా, శిశు సంక్షేమానికి కృషి



మాట్లాడుతున్న ఎంపీపీ జ్యోతి

కొడకండ్ల: మాతా శిశు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తుందని ఎంపీపీ జ్యోతి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో అంగన్‌వాడీ నూతన భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెట్ చైర్మన్ రాము, ఈజీఎస్ డైరెక్టర్ యాకయ్య, ఎంపీటీసీ విజయలక్ష్మి, మార్కెట్ డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ రమేష్, సూపరింటెండెంట్ ఇందిర, సూపర్‌వైజర్ సరళ పాల్గొన్నారు.

ఘనంగా ధ్వజారోహణం



చిల్పూరు: మండల కేంద్రంలోని చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు బుధవారం ఆలయ ప్రధాన అర్చకుల వేదమంత్రాల నడుమ యాగశాల ప్రవేశం, ద్వారతోరణం, పతాక పూజ, గరుడ ముద్ద, ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు– కిరణ్మయి దంపతులు, ఈఓ వెంకట్రావు, అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, అలహరి వెంకటరమణా చార్యులు, శ్రీనివాసాచార్యులు, ఉప సర్పంచ్ పిట్టల మహేందర్, ధర్మకర్తలు కుంచాల సంపత్‌రాజు, జంగిటి కుమార్, శ్యాంసుందర్‌రెడ్డి, వేల్పుల గట్టయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

‘కార్పొరేట్’కు దీటుగా సర్కారు బడులు

- ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

రఘునాథపల్లి: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని మండలగూడెం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు–మనబడి ద్వారా రూ.19.90 లక్షల వ్యయంతో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మౌలిక వసతులను ఆయన ప్రారంభించారు. జెడ్పీటీసీ బొల్లం అజయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వారాల రమేష్, పీఆర్ డీఈ శ్రీనివాస్, సర్పంచ్ ఉత్తెపు ఉమారాణిసత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నామాల బుచ్చయ్య, నోడల్ అధికారి రఘునందన్ రెడ్డి, హెచ్ఎం పద్మజ,, ఉపసర్పంచ్ పుప్పాల వేణు, ఎస్ఎంసీ చైర్మన్ ద్యాగల రాజన్న తదితరులు పాల్గొన్నారు.



రఘునాథపల్లి: మండలగూడెంలో గ్రీన్ బోర్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజయ్య

ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఇంగ్లిష్‌లో మాట్లాడాలే..

లింగాలఘణపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో మాట్లాడాలనేదీ సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మండలంలోని నెల్లుట్లలో మన ఊరు మనబడి కార్యక్రమంలో రూ.13 లక్షలతో చేసిన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ, జెడ్పీటీసీ వంశీధర్‌రెడ్డి, హెడ్మాస్టర్ సమ్మక్క, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీనివాసు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

చదువు సకల సమస్యలకు పరిష్కారం

జఫర్‌గఢ్: విద్య ఓ వజ్రాయుధం లాంటిదని సకల సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పేర్కొన్నారు. మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా తమ్మడపల్లి (జి) ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, ఎంపీటీసీ సభ్యుడు శివయ్య, ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం

కొడకండ్ల: మృత్యువుతో పోరాడి మృతి చెందిన మెడికో విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి తల్లిదండ్రులు నరేందర్–శారదలను బుధవారం ఏబీవీపీ ప్రతినిధులు పరామర్శించారు. ప్రీతి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని, కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ఓడీలను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ప్రీతి కుటుంబాన్ని ఆదుకోవాలని నాలుగు రోజులుగా ఉద్యమిస్తున్నామని, న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపబోమన్నారు. రెండు రోజుల్లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామని ఏబీవీపీ ప్రతినిధుల బృందం తెలిపింది. వరంగల్ విభాగ్ కన్వీనర్ చింతకింది సంతోష్, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ తోట హృతిక్‌సాయి, పొన్నాల రమేష్, ఉమేష్, కార్తీక్, అరవింద్, నరేష్, అజయ్, భానుశ్రీ, ఉదయ్ పాల్గొన్నారు.



ప్రీతి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న నాయకులు

క్లుప్తంగా

ఫుట్‌పాత్ ఆక్రమణలపై పోలీస్ తనిఖీలు



జనగామ: పట్టణంలో ఫుట్‌పాత్ ఆక్రమణలపై పోలీస్‌లు బుధవారం తనిఖీలు చేశారు. నెహ్రూపార్కు నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు ఆక్రమణలను తొలగించారు. ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన బోర్డులు, బండ్లు తదితర వస్తువులను పురపాలిక చెత్త సేకరణ వాహనాల్లో వేసి తీసుకెళ్లారు. పదేపదే చెబుతున్నా ఆక్రమణలు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని ఇక మీదట తప్పు చేస్తే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

నర్మెట తహసీల్దార్‌గా శ్రీనివాస్

జనగామ: నర్మెట మండల తహసీల్దార్‌గా శ్రీనివాస్‌ను బదిలీ చేస్తూ బుధవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కలెక్టరేట్ ఎలక్షన్‌సెల్ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నర్మెటలో పని చేస్తున్న తహసీల్దార్ గంగాభవానీ మెడికల్ లీవ్‌లో ఉండగా ఆమెను ఎలక్షన్ సెల్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేశారు. కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయగా, ఇరువురు తహసీల్దార్లు రిలీవ్ కావాల్సి ఉంది.

ఎన్నిక

తరిగొప్పుల: వైఎస్సార్‌టీపీ బొత్తలపర్రె గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ముడావర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు మండల సీనియర్ నాయకుడు తలకొక్కుల రవి ఆధ్వర్యంలో బుధవారం గ్రామకమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నునుగొప్పుల మహేష్, కోశాధికారిగా మౌర్య సుధాకర్, ఉపాధ్యక్షుడిగా భూపతి తిరుపతి, ముడావర్ నరేష్, కార్యవర్గ సభ్యులుగా మాలి వెంకన్న, మూడిక శ్రీకాంత్, వెంకన్న ఎన్నికయ్యారు. ఎర్రవెల్లి బాలయ్య, మూడికె కుమార్, చింతల భాస్కర్ పాల్గొన్నారు.

బేజాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘బండి’

జనగామ: జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు బేజాటి బీరప్ప జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చడం దారుణం

పాలకుర్తి: పెద్దవంగర మండలం అవుతాపురం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చడం దారుణమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి పాలకుర్తి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆదినారాయణ, భాస్కర్, మహేందర్, ఎల్లయ్య, భార్గవ్ పాల్గొన్నారు.

ఉన్నత స్థాయికి చేరుకోవాలి



జనగామ రూరల్: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రెస్టన్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె.ఎం.జాన్ జయమణి అన్నారు. బుధవారం కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫేర్‌వెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు గొప్పపేరు తీసుకురావాలని తెలిపారు. ప్రిన్సిపాల్ హేమ్రా, అధ్యాపకులు సుభాష్, సోమేశ్వరాచారి, నిరుపమారాణి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం



పాలకుర్తి: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ప్రధానోపాధ్యాయురాలు కత్తుల లక్ష్మీరవీందర్ పేర్కొన్నారు. బుధవారం పాలకుర్తి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోటరీక్లబ్ జనగాం, వర్ధన్ ఆశ్రమం ఆధ్వర్యాన ఎంపలా బుచ్చిరెడ్డి జన్మదినం సందర్భంగా రూ.10వేల విలువ చేసే స్పోర్ట్స్‌కిట్‌ను పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంక్షిప్తంగా

చెక్కు అందజేత

జఫర్‌గఢ్: ఉప్పుగల్లుకు చెందిన మంద రామరాజు అక్టోబర్ నెలలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కాగా, బాధిత కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి మంజూరైన రూ.5 లక్షల చెక్కును సర్పంచ్ గాదెపాక సువర్ణ అయోధ్య, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, లైన్‌మెన్ కుమారస్వామి చేతుల మీదుగా బుధవారం అందజేశారు.

సంతాపం

చిల్పూరు: చిల్పూరు మండల ఎంపీడీఓ పులుగు వేణుగోపాల్‌రెడ్డి తల్లి సరోజన (85) బుధవారం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ఎంపీడీఓను పరామర్శించి సంతాపం తెలిపారు. ఎంపీపీ సరిత బాలరాజు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు లింగారెడ్డి, సర్పంచ్‌లు ఉన్నారు.

బియ్యం వితరణ

తరిగొప్పుల: మండలంలోని బొంతగట్టునాగారం గ్రామానికి చెందిన ఆకుల తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, గ్రామానికి చెందిన చల్ల రాజు, కనకయ్య, మల్లేష్, రాకేష్ బాధిత కుటుంబసభ్యులను బుధవారం పరామర్శించి 100 కేజీల బియ్యం అందజేశారు.

కరాటే పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

కొడకండ్ల: వరంగల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కొడకండ్ల ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎస్.రేనేశ్వరి ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించినట్లు కరాటే మాస్టర్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో రేనేశ్వరిని హెచ్ఎం, టీచర్లు అభినందించారు.

ఆర్థికసాయం

చిల్పూరు: లింగంపల్లికి చెందిన రాజకొండ వెంకటనర్సు మృతి చెందగా బుధవారం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ ఏదునూరి రవీందర్ పరామర్శించి రూ.2వేల ఆర్థికసాయం అందజేశారు.

మహాసభలకు తరలిన నాయకులు

జనగామ రూరల్: మిర్యాలగూడ పట్టణంలో నిర్వహిస్తున్న గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలకు జిల్లా ప్రతినిధులు బుధవారం తరలివెళ్లారు.

కొనసాగుతున్న దీక్షలు

జనగామ రూరల్: ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలని చేపడుతున్న దీక్ష కొనసాగుతోంది. బుధవారం సాధన సంఘం సభ్యుడు కొమ్ముగోని రాజు దీక్షను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు పట్టాలిచ్చి 6 నెలల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి నేటికీ అమలు కాలేదని అన్నారు.

బైరి నరేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

జనగామ రూరల్: హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న బైరి నరేస్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై జీనత్‌కు ఫిర్యాదు చేశారు. వీహెచ్‌పీ పట్టణ అధ్యక్షుడు గునిగంటి రామకృష్ణ మాట్లాడుతూ హిందూ దేవుళ్ల పట్ల అవమానకరంగా మాట్లాడుతూ వారి మనోభావాలు దెబ్బతిస్తున్న నరేష్ గతంలో అరెస్టయినా పద్ధతి మార్చుకోకుండా మాట్లాడుతున్నాడని అన్నారు.

చేయూత

స్టేషన్‌ఘన్‌పూర్: శివునిపల్లికి చెందిన బూర్ల రాజు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా స్నేహ పరపతి సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ.20వేల నగదు, క్వింటాల్ బియ్యాన్ని బుధవారం అందించారు. ముందుగా రాజు చిత్రపటానికి నివాళులర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

దివ్యాంగుల సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం

స్టేషన్‌ఘన్‌పూర్: దివ్యాంగుల సంక్షేమంపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి దివ్యాంగుల సమస్యలు పట్టడంలేదని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోట సురేందర్ అన్నారు. డివిజన్ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదలు, దివ్యాంగుల సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని, దేశభక్తి ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందని ఆరోపించారు. ఎడ్ల రమాదేవి, ఆకారపు కుమార్, రాజయ్య, యాదగిరి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రజిత, విశ్వనాథం, కుమార్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

అడ్డుకునే దుశ్చర్య అప్రజాస్వామికం

దేవరుప్పుల: ప్రజాసమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ చేపట్టిన యాత్ర సభలను అడ్డుకునే బీఆర్ఎస్ దుశ్చర్యలు అప్రజాస్వామికమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పర్యటనతో ఎక్కడ తన ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందనే భయాందోళనలతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దాడులు చేయించడం తగదన్నారు.

రేవంత్‌రెడ్డి సభపై దాడి అమానుషం

స్టేషన్‌ఘన్‌పూర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ అన్నారు. డివిజన్ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

నర్మెట: మల్కపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి గురువుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఆరూరి సులోచన, సర్పంచ్ బానోత్ రజితా రవీందర్, ఉపాధ్యాయులు ఉప్పుగళ్ళ శ్రీధర్, గడ్డం సంతోష్ కుమార్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, విద్యార్థులు, సిబ్బందితోపాటు తదితరులు పాల్గొన్నారు.



ఉపాధ్యాయులతో విద్యార్థులు

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం



ప్రచారం చేస్తున్న మహిపాల్‌రెడ్డి

బచ్చన్నపేట: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారానికి పీఆర్‌టీయూ టీఎస్ మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నూకల ఎల్లారెడ్డి అన్నారు. బుధవారం వారు మండల అధ్యక్షుడు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మండలంలోని పలు పాఠశాలల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్, రాష్ట్ర బాధ్యులు యాదగిరి, రామచంద్రం, రాంరెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు.

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

స్టేషన్‌ఘన్‌పూర్: అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సీఐటీయూ అనుబంధ అంగన్‌వాడీ టీచర్లు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఎం.శారద మాట్లాడుతూ.. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకు నేడు, రేపు కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు సీహెచ్.విజయలక్ష్మి, రాజకళ, అనీత, పద్మ, సుగుణ, రజిత, సరిత, యాదమ్మ, స్వరూప, శ్రీవాణి, మంజుల, కవిత, కల్పన, ఉమ, నాగవేణి, రాజమ్మ, కళావతి, భాగ్యమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.